

వ్యవసాయ మార్కెట్లకు మూడురోజుల సెలవులు

మహబూబాబాద్ అగ్రికల్చర్, మార్చి 7 : మహబూబాబాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు మహాశివరాత్రి సందర్భంగా, శని, ఆదివారాలు కలిపి మూడురోజులు సెలవుదినాలుగా ప్రకటించినట్లు మార్కెట్ కార్యదర్శి శంషీర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు గమనించి సెలవు దినాల్లో సరుకులు తీసుకువచ్చి ఇబ్బందులకు గురికావొద్దని సూచించారు. మార్కెట్ సోమవారం పునఃప్రారంభమవుతుందని, 500 లాట్లకే టోకెన్‌లు ఇస్తామని వివరించారు.

- కేసముద్రం : కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 8 నుంచి 10 వరకు సెలవులు ఉన్నట్లు ప్రత్యేక హోదా కార్యదర్శి అమరలింగేశ్వర్‌రావు తెలిపారు. ఈనెల 8న మహాశివరాత్రి, 9, 10 శని, ఆది వారాంతపు సెలవులు ఉన్నాయని, రైతులు తిరిగి తమ సరుకులను ఈనెల 11న మార్కెట్‌కు తీసుకురావాలని కోరారు.

విద్యుద్దీపాల వెలుగులో కురవి వీరభద్రస్వామి ఆలయం



శివపూజకు వేళాయే..

నేడే మహాశివరాత్రి పర్వదినం

- జిల్లాలో వేడుకలకు ముస్తాబైన శివాలయాలు
- విద్యుత్ దీపాలతో ఆలయాల అలంకరణ
- భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసిన కమిటీలు

మహబూబాబాద్ ఎడ్యుకేషన్, మార్చి 7 : జిల్లాలో పండుగ శోభ సంతరించుకొంది. శుక్రవారం జరిగే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలు ముస్తాబయ్యాయి. గురువారమే విద్యుత్ దీపాలతో ఆలయాలను అలంకరించారు. శైవక్షేత్రాల్లో ఏటా శివరాత్రి రోజున శివపార్వతుల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. మానుకోట జిల్లా కేంద్రంలోని శ్రీపార్వతి రామలింగేశ్వరస్వామి దేవాలయం, శ్రీఉమా చంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానం, శ్రీభక్తమార్కండేయ, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాయలయాలు వేడుకలకు సిద్ధమయ్యాయి. ఆయా దేవాలయాలకు విద్యుత్ దీపాలతో అలంకరణ, రంగులు వేయడంతో పాటు, భక్తుల సౌకర్యార్థం చలువ పందిర్లు, టెంట్లను ఏర్పాటు చేశారు.

- మానుకోట జిల్లా కేంద్రంలోని శ్రీఉమాచంద్రమౌళీశ్వరీ దేవాలయంలో శుక్రవారం ఉదయం మహాన్యాసాపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, బిలువార్చన, సాయంత్రం ధర్మదర్శనం, రాత్రి 8 గంటలకు గంగా సమేత శ్రీఉమాచంద్రమౌళీశ్వర స్వామి కల్యాణోత్సవం జరుగుతుంది. 12.30 గంటలకు లింగోద్భావకాలంలో రుద్రాభిషేకం, అనంతరం తీర్థప్రసాద వినియోగం చేస్తారు. శ్రీభక్త మార్కండేయ దేవాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు ఉంటాయి. రాత్రి 9 గంటలకు శ్రీపార్వతిపరమేశ్వరుల కల్యాణోత్సవం నిర్వహిస్తారు.
- శ్రీపార్వతిరామలింగేశ్వరస్వామి దేవాలయంలో ఉదయం 4 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పూజాకార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రాత్రి 10గంటలకు శివపార్వతుల కల్యాణం ప్రారంభమవుతుంది.
- శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో శ్రీవీరబ్రహ్మ సుప్రభాతం, గణపతిపూజ, కలశస్థాపన, అఖండ దీపారాధన, అంకురారోపణం, దిక్పాలక పూజ, శ్రీవిజయ గణపతి అర్చన, శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామి, శ్రీఆంజనేయ స్వామి, శ్రీఈశ్వరీదేవి అమ్మవారి అర్చనలు, అలంకరణలు, ప్రత్యేక పూజలు, 108 బిందెలతో పంచామృతాభిషేకం, రాత్రి 8.35 గంటలకు శ్రీ గోవిందమాంబదేవి, వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణోత్సవం జరిపిస్తారు.
- ఆర్యసమాజ మందిరంలో పతంజలి ప్రాణయోగ ఆరోగ్య సేవకేంద్రంలో దేవయజ్ఞం, అగ్నిహోత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

వివిధ మండలాల్లో..

మరిపెడ మండల కేంద్రంలోని శివాలయంతో పాటు అబ్బాయిపాలెం శివారు అగస్త్రీశ్వరస్వామివారి దేవాలయంలో, తాళ్ల ఊకల్, తానంచెర్ల, గుండెపుడి, రాంపురం, ఎల్లంపేట దేవాలయాల్లో మహాశివరాత్రి సం దర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గూడూరు మండల కేంద్రంలోని సనాతన శివాలయం, తొర్రూరు పాటిమీది శివాలయం, శ్రీపార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయం, కొత్తగూడ మండల కేంద్రంలోని గుండం శివాలయం, నెల్లికుదురు మండల కేంద్రంలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం, మునిగలవీడు శ్రీరామ లింగేశ్వరస్వామి ఆలయం, శ్రీరామగిరి శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయాలను అలంకరించారు. నర్సింహులపేట రాజరాజేశ్వరి ప్రసన్నాంజనేయస్వామి ఆలయాలు శివరాత్రి వేడుకలకు ఆలయ కమిటీ నిర్వాహకులు ముస్తాబు చేశారు.

కేసముద్రం మండలం ధనసరి మల్లన్న గుట్టపై, కాట్రపల్లి శివకోటేశ్వరస్వామి దేవాలయం, వెంకటగిరి, ఉప్పరపల్లి శివాలయంలో శివరాత్రి వేడుకలకు ఆలయ కమిటీలు సిద్ధం చేశాయి..



మహబూబాబాద్‌లో మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమైన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం

నేడు కురవి జాతరకు ప్రత్యేక బస్సులు

మహబూబాబాద్ టౌన్ : మహాశివ రాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు కురవిలో జరిగే శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి కల్యాణమహోత్సవానికి మానుకోట జిల్లా కేంద్రం నుంచి కురవికి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబాబాద్ ఆర్టీసీ బస్టాండ్, తొర్రూరు బస్టాండ్ పాయింట్, రైల్వేస్టేషన్, కురవి గేట్‌ల నుంచి కురవికి బస్సులను నడపనున్నట్లు చెప్పారు. మానుకోట నుంచి కురవి జాతరకు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉంటుందని, పురుషులకు పెద్దలకు టిక్కెట్ ధర రూ.20, పిల్లలకు రూ.10 నిర్ణయించడం జరిగిందన్నారు. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ఆర్టీసీ అభ్యున్నతికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



కురవి వీరభద్రస్వామి ఆలయంలో అంకురార్పణ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అర్చకులు

నేటి నుంచి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు

కురవి : కురవి వీరభద్రుడి ఆలయం మహాశివరాత్రి శోభను సంతరించుకుంది. ఈ పర్వదినం సందర్భంగా జరిగే జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తుల పాలిట కొంగుబంగారమైన వీరన్న కల్యాణ వైభోగాన్ని చూసేందుకు భక్తజనం తండోపతండాలుగా తరలిరానున్నారు. వీరభద్రుని కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ఆలయ అర్చకులు పసుపు, కుంకుమలు తీసుకువచ్చే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఈవో సత్యనారాయణ అర్చకులకు

మిగతా 8వ పేజీలో

అంకురార్పణతో కురవి జాతర షురూ..

కురవి, మార్చి 7 : కురవి వీరభద్రస్వామి మహాజాతర గురువారం రాత్రి అంకురార్పణ పూజా కార్యక్రమంతో మొదలైంది. అర్చకులు పాలవెల్లి మూకుళ్లలో అంకురాలు నాటి, దేవతల ఆహ్వానానికి గుర్తుగా ధ్వజారోహణ గావించారు. ఇది వీరభద్రుని కల్యాణ మహోత్సవం ప్రారంభానికి గుర్తు. అనంతరం గణపతి, మండపపూజ కార్యక్రమాలను అర్చకులు బాలకృష్ణశర్మ, శ్రీకాంత్‌శర్మ, రెడ్యాల శ్రీనివాస్, అనిల్, విజయ్, పుణ్యమూర్తి, పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంకురార్పణ పూజాకార్యక్రమంలో ఆలయ కొర్పు రవీందర్‌రెడ్డి, మాజీ చైర్మన్ నూతక్కి ప్రసాదరావు, సత్యనారాయణ, ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్, సక్రు, చిన్నం గణేష్, కాంగ్రెస్ నాయకులు అంబటి వీరభద్రం, బండి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ కనపర్చాలి

- మానుకోట ఎంపీ మాలోతు కవిత



మహబూబాబాద్‌లో మాట్లాడుతున్న మాలోతు కవిత

మహబూబాబాద్ టౌన్, మార్చి7 : మహిళలు అన్నిరంగాల్లో ప్రతిభ కనపరుస్తూ ఉన్నత స్థానాలకు ఎదగాలని మానుకోట పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవిత అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతశిఖరాలను అధిరోహించాలన్నారు. రాజ్యాంగంలో మహిళలకు అనేక హక్కులు, అవకాశాలు కల్పించారని చెప్పారు. జిల్లాలో మహిళలకు అధిక ప్రాధాన్యత కలిగి ఉండడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరు మహిళలను గౌరవించుకోవాలని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థికంగా ఎదగాలన్నారు. జిల్లా కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని , అ త్యుత్తమ సేవల్లో ప్రతిభ కనపరుస్తున్నారని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన మహిళలను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్‌వత్సల్‌టొప్పో, మునిసిపల్ చైర్మన్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, డీడబ్ల్యూవో వరలక్ష్మి, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ నాగవాణి, జడ్పీసీఈవో రమాదేవి పాల్గొన్నారు.

మానుకోట పట్టణంలో..

మహబూబాబాద్ పెరుమాండ్ల జగన్నాథం భవన్‌లో సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు కాసు మాధవి మాట్లాడారు. సంరక్షణ, సేవారంగాల్లో పని చేస్తున్న మహిళల శ్రమను గుర్తించడంలో పాలకవర్గాలు విఫలమయ్యాయని విమర్శించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు సరోజ, స్నేహబిందు, సంపూర్ణ, ఝాన్సీ, ఉపేంద్ర, సంధ్యారాణి, సులోచన, మల్లికాంబ, మంగమ్మ పాల్గొన్నారు.

- వీరభవన్‌లో భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని వాటిని అరికట్టడంతో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. ఈకార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మామిండ్ల సాంబలక్ష్మి, యాకమ్మ, పద్మ, అలీమా, రాణి, మాధవి, లక్ష్మి పాల్గొన్నారు.
- నూకల రాంచంద్రారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారిత విభాగం, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దాసు రాజు, పి.ఇందిర, వి.మమత, రామా రత్నమాల, బి.వెంకటేశ్వర్లు, టి.యుగేందర్, ఆర్.వేణుగోపాల్, మల్లేశం, రాజేందర్, శివజ్యోతి పాల్గొన్నారు.

వివిధ మండలాల్లో..


మహబూబాబాద్ మండలం మాధవపురం పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు, మహిళాటీచర్లు వి.స్నేహలత, కె.సుజాత, బి.సౌభాగ్య, ఎల్.నాగరాణి, వంటనిర్వాహకులు ఏ.విజయ,ఎన్. స్వర్ణలత, ఎస్.కళమ్మను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సంకా బద్రినారాయణ, ఉపాధ్యాయులు ఎన్. దుర్గయ్య, సీహెచ్. రాజేందర్, పి.ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.

- పెద్దవంగర మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీడీవో వేణుమాధవ్,

మిగతా 8వ పేజీలో

ఓరుగల్లు రాణీరుద్రమలు..

- సమ్మక్క, సారలమ్మలిచ్చిన స్థైర్యంతో ముందడుగు
- ప్రజాప్రతినిధులు, అధికారులుగా పాలనలో అతివల మార్కు
- పొదుపు సంఘాల్లోనూ, పరిశుభ్రతలోనూ మేటిగా గుర్తింపు
- నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం



పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు గడ్డ.. రాణీరుద్రమ పోరాట పటిమ.. వనదేవతలు సమ్మక్క, సారలమ్మ ఇచ్చిన స్థైర్యంతో.. చాకలి ఐలమ్మ చూపిన బాటలో ముందడుగు వేస్తున్నారు ఉమ్మడి జిల్లా అతివలు. ప్రజాగళమై.. ప్రజలకు బలమై.. రాజకీయాలు, ప్రభుత్వ పాలనతో పాటు పలు రంగాల్లోనూ తమకు తామే సాటిగా నిరూపించుకుంటూ ఓరుగల్లు 'రాణీ రుద్రమ'లుగా గుర్తింపు పొందుతున్నారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తున్నారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పలు రంగాల్లో సత్తా చాటుతున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహిళల గురించి ప్రత్యేక కథనం.

- హనుమకొండ సిటీ

వివరాలు 7లో..

అణువణువూ పరిశీలన

- మేడిగడ్డను సందర్శించిన ఎన్‌డీఎస్‌ఏ బృందం
- బ్యారేజీపై ఏడు గంటల పాటు అధ్యయనం
- ఏడోబ్లాక్‌లో కుంగిన పియర్స్, పిల్లర్లు పరిశీలన



దెబ్బతిన్న మేడిగడ్డ ఏడో బ్లాక్‌ను పరిశీలిస్తున్న ఎన్‌డీఎస్‌ఏ బృందం

వివరాలు : 8లో..

దళితులను మోసం చేసిన కేసీఆర్

- బీజేపీతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యం
- చంద్రబాబు హయాంలో అడుగులు
- ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
- బయ్యారంలో పార్లమెంటు స్థాయి సమావేశం



పార్లమెంటు స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న మంద కృష్ణమాదిగ

బయ్యారం, మార్చి 7 : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ దళితులకు ఒక్క మంత్రి పదవి ఇవ్వకుండా మోసం చేశారని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో గురువారం ఎంఆర్‌పీఎస్, ఎంఎస్‌పీ, అనుబంధ సంఘాల నేతృత్వంలో ఏడు నియోజకవర్గాల పరిధిలోని మహబూబాబాద్ పార్లమెంటు స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూఎస్సీల వర్గీకరణ బీజేపీతోనే సాధ్యమని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి ఎంఆర్‌పీఎస్, ఎంఎస్‌పీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్ పదేళ్ల అధికారం చేపట్టారని అన్నారు. తాను మజ్జిగ అందిస్తేనే కేసీఆర్ బతికాడని గుర్తు చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఆ సర్కారు వర్గీకరణ విషయంలో దళితుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు.

కేసీఆర్ క్యాబినెట్‌లో ఏడుగురు దళిత ఎమ్మెల్యేలు ఉన్నా, ఒక్కమంత్రి పదవి కూడా ఇవ్వలేదని మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తాటికొండ రాజయ్యను మంత్రి వర్గం నుంచి అకారణంగా తొలగించగా, తాను ప్రశ్నించినందుకు జైలుపాలు చేసి నిర్బంధం మోపాడని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన హామీని విస్మరించాడని అన్నారు. చంద్రబాబు హయాంలో ఎస్సీ వర్గీకరణకు అడుగులు పడ్డప్పటికీ, అనంతరం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం వర్గీకరణ అమలును అణగదొక్కిందని ఆరోపించారు. మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో తాము రాజకీయంగా సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ వర్గీకరణ విషయంలో మొండిచేయి చూపిందన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో మరోమారు బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని, రాష్ట్రంలో స్థానికంగా రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా ఎంపీ ఎలక్షన్లలో కమలం పార్టీకే సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఎంఆర్‌పీఎస్ జాతీయ నాయకుడు గుగ్గిళ్ల పీరయ్య, ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షురాలు రజియ, మహేందర్, శ్రీనివాస్, రాజేష్, రవి, నరేష్, రజిత, రమేష్, గణేష్ పాల్గొన్నారు.

రుద్రేశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం



బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ బండా ప్రకాశ్

హనుమకొండ, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : హనుమకొండలోని చారిత్రక రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాలగుడిలో గురువారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి వైస్‌చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా జ్యోతి ప్రజ్వలన చేసి బ్రహ్మోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బండా ప్రకాశ్ మాట్లాడుతూ.. 19 సంవత్సరాల తర్వాత కల్యాణ మండపం పనులు పూర్తయి ఒక అపూర్వఘట్టం ప్రారంభమవుతోందన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే సందర్శకులకు ఇది ఒక అపూర్వ కానుక అన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 8600 శివాలయాల్లో మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. సీపీ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ.. శివరాత్రిని పురస్కరించుకుని లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా భద్రతా పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అనంతరం వీరికి వేదపండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ, వేదపండితులు ఫణిభూషణ శర్మ, గంగు మణికంఠ వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్పొరేటర్ శ్రీమాన్, రుద్రేశ్వర సేవా సమితి సభ్యుడు పులిరజనీకాంత్, తోట పవన్, గంధ్రాతి రాజు, కోన శ్రీకర్ పాల్గొన్నారు.

అంతకు ముందు ఉదయం ఉత్తిష్ఠ గణపతి ఆరాధన, రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. యాగమండపంలో ఉత్సవ రుద్రేశ్వర స్వామివారిని ప్రత్యేక వేదికపై అలంకరించి, అంకురారోహణ, నవగ్రహ ఆరాధన, కలశస్థాపన, రుత్వికరణ, యాగశాల ప్రవేశం, గణపతి నవగ్రహ రుద్రహోమ సహిత 18 సప్తశతి అధ్యాయాలతో లోకకళ్యాణార్థం మహాచండీయాగం నిర్వహించారు.

కల్యాణ మండపంలో పునఃశ్చరణ పూజలు:

పునరుద్ధరించిన కల్యాణ మండపంలో సప్త పుణ్యాహవాచనం, వాస్తు పూజ, యంత్ర, తంత్ర పూజ, అష్టదిక్పాలక పూజ, వేదోక్తంగా 21 మంది వేద పండితుల ఆధ్వర్యంలో ఆగమ శాస్త్ర ప్రకారంగా కల్యాణ మండప పునఃశ్చరణ పూజలు నిర్వహించారు. మహాహారతి అనంతరం భక్తులకు నందీశ్వరుని దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఇంటాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు, మండపం పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న స్థపతి శివకుమార్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, కేంద్ర పురావస్తు శాఖ అధికారి మల్లేశం పాల్గొన్నారు.

భూముల క్రమబద్ధీకరణ ఉచితంగా చేయాలి

మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్

హనుమకొండ కలెక్టరేట్, మార్చి 7 : భూముల క్రమబద్ధీకరణ ఉచితంగా చేయాలని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు గురువారం హనుమకొండ కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులను ఆహ్వానించడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. వీరందరికీ న్యాయం జరగాలంటే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్రమబద్ధీకరణ ఉచితంగా చేయాలన్నారు. లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, 'కుడా' మాజీ చైర్మన్‌లు సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్, మర్రి యాదవరెడ్డితో పాటు పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

హరహర మహాదేవ

ఆలయాలకు శివరాత్రి శోభ

ప్రత్యేక పూజలు, జాగరణకు సర్వంసిద్ధం

హనుమకొండ, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో శుక్రవారం మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ప్రత్యేకపూజలు, అభిషేకాలు, జాగరణకోసం ఆలయాలు, శైవక్షేత్రాలు ముస్తాబవగా భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. వరంగల్ లో పంచభూత లింగాలు ప్రతిష్ఠితమై ఉండడం విశేషం కాగా వరంగల్ కోటలో స్వయంభూ శంభులింగేశ్వరాలయంలో పృథ్వీలింగంగా, వరంగల్ మట్టెవాడలోని భోగేశ్వరాలయంలో జలలింగంగా, భద్రకాళి దేవాలయంలోని భద్రేశ్వర స్వామి ఆలయంలో తేజోలింగంగా, హనుమకొండలోని సిద్ధేశ్వరాలయంలో వాయులింగంగా, మడికొండలోని మెట్టుగుట్టపైగల శ్రీ మెట్టురామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆకాశలింగంగా శంకరుడి పంచభూతాత్మక పంచముఖలింగ క్షేత్రాలు ప్రసిద్ధిగాంచాయి. శివాలయాలకు వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం యుద్ధ ప్రాతిపదికపై అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని సుప్రసిద్ధ శైవక్షేత్రాలో కూడా శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శివకల్యాణంతో పాటు లింగోద్భవ కాలంలో విశేషమైన పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణాల్లో తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు.



భక్తుల కోసం వేయిస్తంభాల ఆలయంలో ఏర్పాటు చేసిన క్యూ లైన్లు

వేయిస్తంభాలగుడిలో..

హనుమకొండలోని రుద్రేశ్వరస్వామివారి వేయిస్తంభాల గుడిలో ఉదయం 3.30 గంటలకు సుప్రభాతం, 4 గంటల నుంచి స్వామివారికి సామూహిక రుద్రాభిషేకాలు, నిత్యవిధి హవనం, సాయంత్రం 6.59 గంటలకు ధనిష్ఠ నక్షత్రయుక్త సింహలగ్న సుముహూర్తాన శ్రీ రుద్రేశ్వర స్వామి, రుద్రేశ్వరీ దేవి కల్యాణోత్సవం, రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. జాగరణ చేసే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీసు, వరంగల్ మహానగర పాలక సంస్థల సంయుక్తాధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఆలయ ప్రాంగణం అంతా షామియానాలు, మూడు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. వరంగల్ భద్రకాళీగుడిలోని భద్రేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 5వ తేదీ నుంచే మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం మహాశివరాత్రి రోజున తేజోలింగం (అగ్నిముఖలింగం) దర్శనార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

పూలు, పండ్లకు భలే గిరాకీ..

మహాశివరాత్రి సందర్భంగా నగరంలో పలు చోట్ల పండ్లు, పూల అమ్మకాలు జోరుగా సాగాయి. కిలో పూలు రూ. 500 నుంచి రూ. 800 వరకు పలకగా.. పండ్లు కూడా కిలో చొప్పున ప్రత్యేక అమ్మకాలు ఏర్పాటు చేశారు. శివరాత్రి స్పెషల్ కందగడ్డ కూడా రూ. 20 నుంచి రూ.50వరకు అమ్మకాలు జరిగాయి.

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

వరంగల్ క్రైం, మార్చి 7: శివరాత్రి సందర్భంగా శుక్రవారం ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 10గంటలకు వరకు నగరప్రజలు నిబంధనలు పాటించాలని సూచించారు.

● ములుగు, పరకాల వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు పెద్దమ్మగడ్డ, కేయూసీ క్రాస్, అంబేద్కర్ జంక్షన్ మీదుగా హనుమకొండ బస్టాండ్‌కు చేరుకోవాలి. హనుమకొండ బస్టాండ్ నుంచి ములుగు, కరీంనగర్ వైపు వెళ్లే బస్సులు ఏషియన్ శ్రీదేవి మాల్, అంబేద్కర్ జంక్షన్, కేయూసీ క్రాస్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. హనుమకొండ బస్టాండ్ నుంచి నర్సంపేట్, తొర్రూరు, భద్రాచలం వైపు వెళ్లే బస్సులు బాలసముద్రం, అదాలత్, హంటర్‌రోడ్డు మీదుగా వెళ్లాలి. వరంగల్ బస్టాండ్ నుంచి హనుమకొండకు వచ్చే బస్సులు చింతల్ బ్రిడ్జి, రంగసాయిపేట్, నాయుడు పెట్రోల్‌పంప్, ఉర్సుగుట్ట, అదాలత్ మీదుగా బస్టాండ్‌కు చేరుకోవాలి. ములుగు క్రాస్ నుంచి హనుమకొండ వెళ్లే మోటార్ సైకిళ్లు, కార్లు, ఆటోలు కాపువాడ మీదుగా హనుమకొండ బస్టాండ్ వైపు వెళ్లాలి. హనుమకొండ నుంచి వరంగల్ వెళ్లే వాహనాలు మర్కజీ రోడ్డు, కొత్తూర్ జెండా మీదుగా పెద్దమ్మగడ్డ రోడ్డు నుంచి వెళ్లాలి. వెయ్యి స్తంభాల గుడి వద్ద పార్కింగ్ సదుపాయం లేనందున వాహనాలు అమృత జంక్షన్ నుంచి వెయ్యి స్థంబాల గుడి వరకు, ఇక్కడి నుంచి అలంకార్ జంక్షన్ వరకు వాహనాలు అనుమతించరు.

ఉమ్మడిజిల్లాలో పలు చోట్ల..

హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లోని నేరేళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో ఉజ్జయిని మహాకాళేశ్వర శివలింగ దర్శనం, 12 అడుగుల మహాశివలింగ దివ్యదర్శనానికి ఏర్పాట్లు చేశారు. శనివారం తెల్లవారు ఝాము వరకు కార్యక్రమాలను నిర్వహిస్తారు. వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలోని శ్రీగట్టుమల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేశారు. ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప దేవాలయం, ఆత్మకూరులోని పంచకూట ఆలయం, వరంగల్ ఉర్సు జాగీరులోని ఫణిగల రామప్ప గుడి, ఐనవోలులోని ప్రాచీన మల్లికార్జునస్వామి ఆలయం, వరంగల్ స్టేషన్ రోడ్డులోని కాశీవిశ్వేశ్వరాలయం, కరీమాబాద్‌లోని విశ్వేశ్వరాలయం, కాశిబుగ్గలోని విశ్వేశ్వరాలయం, జనగామ జిల్లా కుందారం గ్రామంలోని కుందేశ్వరాలయం, మహబూబాబాద్ జిల్లా కురవిలోని వీరభద్రస్వామి ఆలయం, నీరుకుళ్లలోని చెన్నకేశవ ఆలయం, వరంగల్ మట్టెవాడలోని సుప్రసిద్ధ భోగేశ్వరాలయంతో సహా పలు శివాలయాల్లో వేడుకలు జరుగనున్నాయి.

ఓరుగల్లు రాణీ'రుద్రమ'లు..

- సమ్మక్క, సారలమ్మలిచ్చిన స్థైర్యంతో ముందడుగు
- ప్రజాప్రతినిధులు, అధికారులుగా పాలనలో అతివల మార్కు
- పొదుపు సంఘాల్లోనూ, పరిశుభ్రతలోనూ మేటిగా గుర్తింపు

హనుమకొండ సిటీ, మార్చి 7 : పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు గడ్డపై ఆ రాణీరుద్రమ వారసత్వానికి ప్రతీకలుగా ప్రజాపాలనలో సేవకులుగా.. వనదేవతలు సమ్మక్కసారలమ్మ ఇచ్చిన స్థైర్యమే ఆయుధంగా ముందడుగు వేస్తున్నారు ఉమ్మడిజిల్లా అతివలు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ప్రజాగళమై.. ప్రజలకు బలమై.. ఇటు పాలనలో.. అటు రాజకీయాల్లో తమకు తామే సాటిగా నిరూపించుకుంటూ ఓరుగల్లు'రాణి'రుద్రమ'లుగా గుర్తింపు పొందుతున్నారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తున్నారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు, పొదుపుసంఘాలతో పాటు పలు రంగాల్లో సత్తా చాటుతున్న మహిళల గురించి ప్రత్యేక కథనం.

సమ్మక్క, సారలమ్మల ప్రతిరూపాలుగా..

సమ్మక్క-సారలమ్మల ప్రతి రూపాలుగా ఉమ్మడిజిల్లాకు చెందిన పలువురు మహిళలు రాజకీయాల్లోనే కాకుండా వివిధ రంగాల్లో తమదైన పాత్ర పోషించారు. నాడు మాజీ ఎంపీ డాక్టరు కల్పనాదేవి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించి రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యాన్ని చాటారు. ఆ తరువాత అనేక మంది మహిళలు రాజకీయాల్లో రాణిస్తూ వచ్చారు. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి ధనసరి సీతక్క, కొండా సురేఖ మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీతక్క, కొండా సురేఖ ఇద్దరిదీ పోరాట చరిత్రే.







మేడారం జాతర సేవల్లో తొలి మహిళా ఆర్ఎం..

మేడారం జాతరకు రీజినల్ మేనేజర్‌గా ఓ మహిళా సేవలు అందించడం ప్రత్యేకంగా నిలిచింది. వరంగల్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్లుగా మహిళా అధికారులు వరుసగా ఇద్దరు వచ్చారు. శ్రీదేవి తొలి మహిళా ఆర్ఎంగా బాధ్యతలు చేపట్టిన గుర్తింపు పొంది వెళ్లగా...ఆమె స్థానంలో రీజినల్ మేనేజర్‌గా శ్రీలత రావడం గమనార్హం. మేడారం జాతరకు ఆర్టీసీ సేవలు ప్రధాన లక్ష్యం. ఓ మహిళా ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తుందా లేదా? అన్న సంశయాలకు శ్రీలత ఆమె తన విధులతో చెక్ పెట్టారు

క్లీన్‌సిటీ ఇమేజ్‌లోనూ మహిళా కార్మికుల పాత్ర

వరంగల్ మహానగరానికి గతంలో దేశంలోనే క్లీన్‌సిటీ ఇమేజ్ దక్కింది. దేశ వ్యాప్తంగా జరిగిన క్లీన్‌సిటీ పోటీల్లో వరంగల్ నగరం నెంబర్ వన్‌గా నిలిచింది. ఈ ఘనత సాధనలో వరంగల్ మహానగర పాలక సంస్థ మహిళా పారిశుధ్య కార్మికుల పాత్ర అనిర్వచనీయం. నగరాన్ని సుందరంగా, పరిశుభ్రంగా ఉంచడంలో మహిళా కార్మికులు అంకితభావంతో పని చేస్తున్నారు. పోరాటమే కాదు.. పొదుపు పాఠాలు నేర్పడంలోనూ తమకు సాటి లేరు అని నిరూపించారు ఓరుగల్లు మహిళామణులు. ధర్మసాగర్, వేలరు మండలాల నుంచి అనేక మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ (సీఆర్‌పీ)లు దేశంలోని ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఇతరా రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి మహిళా స్వయం సహాయక సంఘాలకు పొదుపు పాఠాలు నేర్పుతున్నారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సీఆర్‌పీ మహ్మద్ షాహిద్ కౌసర్ బేగంతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. మన్ కి బాత్‌లో ప్రస్తావించారు. సీఆర్‌పీల సేవలను ప్రశంసించారు. స్వయం సహాయక సంఘాల పొదుపు సేవల్లో వరంగల్ జిల్లా ప్రధాన మంత్రితో కీర్తించబడి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందంటే ఓరుగల్లు మహిళామణుల ఘనకీర్తే.

నాలుగు జడ్పీలు, కార్పొరేషన్ పీఠాలపై వారే..



వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య



హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్



ములుగు జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి



ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి



భూపాలపల్లి జడ్పీ చైర్‌పర్సన్ శ్రీహర్షిణి

ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో నాలుగు జిల్లా పరిషత్ పీఠాలను మహిళలే అధిరోహించారు. ఇది రాజకీయ రణరంగంలో ఓరుగల్లు మహిళా చాణక్యతకు నిదర్శనంగా నిలిచింది. మహబూబాబాద్ జడ్పీ చైర్‌పర్సన్‌గా అంగోతు బిందు, భూపాలపల్లి జడ్పీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి, వరంగల్ జడ్పీ చైర్ పర్సన్‌గా గండ్ర జ్యోతి, ములుగు జడ్పీ చైర్ పర్సన్‌గా బడే నాగజ్యోతి పాలనలో రాణిస్తున్నారు. ఎలాంటి అనుభవం లేకున్నా.. రాజకీయ వారసత్వం లేకపోయినా ఓరుగల్లు పోరాటపటిమను పుణికిపుచ్చుకుని.. పాలనలో దూసుకుపోతున్నారు. ఇక వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ ఇద్దరూ మహిళలే. జీడబ్ల్యూఎంసీ చరిత్రలోనే మేయర్, డిప్యూటీ మేయర్‌గా ఇరువురు మహిళలు ప్రాతినిధ్యం వహించడం ఇదే ప్రథమం.

మూడు జిల్లాలకు పాలనాధికారులు..

వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాలకు మహిళా కలెక్టర్లే పాలనాధికారులుగా ఉన్నారు. హనుమకొండ కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్, వరంగల్ కలెక్టర్‌గా ప్రావీణ్య, ము లుగు కలెక్టర్‌గా ఇలా త్రిపాఠి సేవలు అందిస్తున్నారు. ఐటీడీఏ పీవోగా చిత్ర మిశ్రా ఉన్నా రు. ఇక వరంగల్, హనుమకొండ అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు)గా అశ్విని తనాజీ వాఖడే, రాధిక గుప్తా వీరంతా జిల్లా పాలనలో తమదైన పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లలో వరంగల్ మహానగర పాలక సంస్థకు మహిళా కమిషనర్లే సేవలు అందించారు. నీతూ ప్రసాద్, స్మిత సబర్వాల్, శృతి ఓఝా, పమేలా సత్పతి, ప్రావీ ణ్య వీరంతా కూడా జీడబ్ల్యూఎంసీ పాలనలో తమదైన మార్కు వేసి కలెక్టర్లుగా పదోన్నతిపై వెళ్లిన వారే. వరంగల్ కలెక్టర్లుగా పని చేసి వెళ్లిన వారిలో శాలినిమిశ్రా, వాకాటి కరుణ, దమయంతి, ఆమ్రపాలి దేశస్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.

24 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ

వరంగల్ క్రైం, మార్చి 7: ఎన్నికల బదిలీల్లో భాగంగా భారీగా ఇన్‌స్పెక్టర్లు స్థాన చలనం చెందారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 24 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ గురువారం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు.

పేరు	ప్రస్తుతం	బదిలీ స్థానం
పి.సత్యనారాయణరెడ్డి	కమిషనరేట్	సుబేదారి
ఎస్.వాసుదేవరెడ్డి	సుబేదారి	మల్టీజోన్-1
బి.సంజీవ్	కమలాపూర్	కేయూసీ
వి.చేరాలు	కేయూసీ	కమీషనరేట్
ఇ.హరికృష్ణ	కమీషనరేట్	కమలాపూర్
ఎం.శివకుమార్	వీఆర్	ఇంతేజార్‌గంజ్
ఎల్.పవన్‌కుమార్	ఇంతేజార్‌గంజ్	గీసుగొండ
జి.బాబులాల్	గీసుగొండ	వీఆర్
పులి రమేశ్	టాస్క్‌ఫోర్స్	ఏనుమాముల
పి.కిషన్	ఏనుమాముల	ఎస్‌బీ
వి.క్రాంతికుమార్	ఎస్‌బీ	ఆత్మకూరు
ఆర్.సంతోష్	ఆత్మకూరు	పీసీఆర్ వరంగల్
కె.సూర్యప్రసాద్	వీఆర్	మహిళా ఠాణా-1
కె.శ్రీధర్‌రావు	మహిళా ఠాణా-1	సీసీఆర్‌బీ
ఎస్.వెంకట్రాం	మల్టీజోన్	మహిళా ఠాణా-2
ఎ.సువర్ణ	మహిళా ఠాణా-2	వీఆర్
ఎంఎ.షుకుర్	సీసీఆర్‌బీ	హనుమకొండ (ట్రాఫిక్)
జి.సీతారెడ్డి	హనుమకొండ ట్రాఫిక్	ఎస్‌బీ
పి.నాగబాబు	ఎస్‌బీ	కాజీపేట ట్రాఫిక్
కె.సుజాత	కాజీపేట ట్రాఫిక్	వీఆర్
సార్ల రాజు	మల్టీజోన్-1	టాస్క్‌ఫోర్స్
ఎస్.రవికుమార్	వీఆర్	టాస్క్‌ఫోర్స్
కె.దామోదర్	వీఆర్	మల్టీజోన్-1
జి.వేణు	టాస్క్‌ఫోర్స్	మల్టీజోన్-1

ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలి

ఎస్‌బీఐ ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా

కాళోజీ జంక్షన్, మార్చి 7: ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును మరింత సమయం కోరడాన్ని నిరసిస్తూ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి నాయకత్వంలో బ్యాంకు ఎదుట గురువారం ధర్నా, నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎలక్టోరల్ బాండ్ పథకం ప్రాథమిక లబ్ధిదారుగా ఉన్న అధికార బీజేపీ ఆర్థిక అవకతవకలను నల్లధనం మూలాన్ని దాచిపెట్టేందుకు ఎస్‌బీఐని వాడుకుంటోందని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు జాప్యం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఎలక్టోరల్ బాండ్స్ డేటా కోసం గడువు పొడిగించాలని కోరడం పలు అనుమానాలకు దారితీస్తుందని అన్నారు. బీజేపీకి విరాళాలు అందజేసిన దాతల పేర్లు బయట పెట్టకుండా మోసం చేయడంలో ఎస్‌బీఐ బీజేపీతో కుమ్మక్కైందని అన్నారు. ఎస్‌బీఐ డిజిటల్ ఇండియా, కంప్యూటరైజ్డ్ అకౌంట్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని భావించి సుప్రీంకోర్టు వాటిని నిషేధించిందని, విరాళాలు అందజేసిన దాతల పేర్లను బహిర్గతం చేయాలని రాజకీయ పార్టీలను కోర్టు ఆదేశించిందని అన్నారు. ధర్నా కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కూచన రవళి, ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మహ్మద్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మోసాలకు కేరాఫ్ కాంగ్రెస్

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

వరంగల్ క్రైం, మార్చి 7 : కాంగ్రెస్ మోసాలకు పెట్టింది పేరని, అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్ల పేరిట మరోమోసం చేసేందుకు సిద్ధమైందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. గురువారం హనుమకొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్‌లో లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక నిర్ణయం అధిష్ఠానానిదేనని, స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకుని విజయావకాశాలున్న వారికి టికెట్ ఇస్తారని ఆయన స్పష్టం చేశారు. 'వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మీ కూతురు బరిలో ఉంటుందా?' అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందించిన కడియం విజయం సాధించే వారికి అవకాశాలు లభిస్తాయంటూ ఆయన సమాధానాన్ని దాటవేశారు. అమలుకు సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వందరోజుల్లో ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటుందన్నారు. ఎన్నికల కోసం ఆదరాబాదరాగా లాంచింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు ఆయన విమర్శించారు. 15వ తేదీలోపు లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసి ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్‌తో ప్రారంభ ప్రక్రియ ఆగుతుందని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికే ఇచ్చిన నాలుగు హామీలు నిబంధనల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభమైందని, ఎన్నికల కోడ్‌తో నియామక పత్రాలు ఇవ్వలేకపోయినట్లు కడియం వివరించారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలు ఇస్తూ కాంగ్రెస్ వారు ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.



తరతరాలుగా మాదిగలకు అన్యాయం

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ



సభలో మాట్లాడుతున్న మంద కృష్ణ మాదిగ

కాళోజీ జంక్షన్, మార్చి 7 : తరతరాలుగా మాదిగలకు అన్యాయం జరుగుతుందని అందుకు కారణం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గురువారం హనుమకొండ హరిత కాకతీయ హోటల్‌లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ అనుబంధ సంఘాల వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మంద కృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సదస్సుకు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్ అధ్యక్షత వహించారు. షెడ్యూల్డ్ కులాలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ఫలితాలను మాదిగలకు దక్కకుండా మాలలు ఎగురేసుకుపోతున్నారని ఆయన అన్నారు. మాదిగలందరూ బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. గత నవంబరు 11న విశ్వరూప సభకు ఒక కులానికి సంబంధించిన సమావేశానికి ప్రధాని హాజరు కావడం దేశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు. మాదిగల 30 ఏళ్ల పోరాటానికి మూడు నెలల్లో ముగింపు తేవడానికి సహకరిస్తూ అండగా నిలబడుతూ అక్కున చేర్చుకుంటున్నారని తెలిపారు. ఏ పల్లెలో చూసినా మాదిగలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లోనే ఉన్నారని బీజేపీకి ఉనికి లేదన్నది వాస్తవమని పార్టీలకు అతీతంగా మాదిగలంతా బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని మంద కృష్ణ మాదిగ అభ్యర్థించారు. సదస్సులో పాల్గొన్న వారంతా వారి ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు మాదిగలకు జరిగిన అన్యాయాన్ని వివరించాలన్నారు. సదస్సులో ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ నేతలు మంద కుమార్ మాదిగ, జన్ను దినేష్ మాదిగ పాల్గొన్నారు.

15 నుంచి ఒంటిపూట బడులు

వరంగల్ ఎడ్యుకేషన్, మార్చి 7 : ఎండల తీవ్రత దృష్ట్యా మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంవత్సరం చివరి రోజు వరకు ఏప్రిల్ 23 వరకు అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఒంటి పూట బడులను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని సూచించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందించిన తర్వాతనే విద్యార్థులను ఇళ్లకు పంపించాలని పేర్కొన్నారు. పదవ తరగతి ప్రత్యేక తరగతులు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలని, 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన తర్వాత కేంద్రాలున్న పాఠశాలలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన కలెక్టర్

వరంగల్ ఎడ్యుకేషన్, మార్చి 7: కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డికి జిల్లా హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పూల మొక్కను అందజేశారు. హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లాల పర్యటనలో భాగంగా గురువారం నిట్ గెస్ట్ హౌజ్‌కు చేరుకున్న మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆయనకు పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అక్కడే పోలీసులు మంత్రికి గౌరవ వందనం సమర్పించారు.



కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పూల మొక్కను అందజేస్తున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్

నేటి నుంచి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు

(5వ పేజీ తరువాయి)

ఎదురువచ్చి ఆలయంలోకి తీసుకువెళ్లి పూజా కార్యక్రమాలు జరిపించారు.

ఇవి సౌకర్యాలు..

కురవి అవతలి నుంచి కెనాల్ రోడ్డు మీదుగా వాహనాల మళ్లింపు, ప్రత్యేక వీఐపీ, స్పెషల్ దర్శనం, ధర్మ దర్శనం కౌంటర్లు, మరిపెడ, మహబుబాబాద్ రహదారిలో పెట్రోల్‌బంక్ వద్ద వాహనాల నిలిపివేత, ఖమ్మం నుంచి వచ్చే వాహనాలను ఈ సారి కురవి జడ్పీఎస్ఎస్ వరకు అనుమతి ఇస్తున్నారు. జడ్పీఎస్ఎస్ గ్రౌండ్‌లో ప్రైవేటు వాహనాల పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. జాతర కోసం 150 మంది ప్రత్యేకసిబ్బంది, మహిళల కోసం ప్రత్యేక స్నానఘట్టాలు, నేరడ రోడ్డులో బస్టాండ్ ఏర్పాటు, మరిపెడ, మహబూబాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. దేవాలయం ఎదురుగా వాటర్ ట్యాంక్ వద్ద భక్తుల కోసం 10 మరుగదొడ్లు, 10 బాత్రూమ్‌ల పూర్తిస్థాయి నిర్మాణాలు పూర్తయ్యాయి.

బందోబస్తు..

మహబూబాబాద్ డీఎస్పీ పర్యవేక్షణలో 11 మంది సీఐలు, 28 మంది ఎస్సైలు, 18 మంది ఏఎస్సైలు, 30 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 107 మంది కానిస్టేబుళ్లు, 40 మంది హోంగార్డులు, 30 మంది ఏపీఎస్‌పీ కానిస్టేబుళ్లను, 32 మంది మహిళా కానిస్టేబుళ్లు, 10 మంది సీసీఎస్ పోలీసులను నియమించారు.

నేటి కార్యక్రమాలు..

ఉదయం 4 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పూర్ణాభిషేకం. నిత్యోపాసన, పసుపు, కుంకుమలు, తదుపరి వీరభద్రుడి అలంకరణ, సాయంత్రం వరకు అభిషేకాలు, రాత్రి 7 గంటలకు గ్రామసేవ, ఎదుర్కోలు, రాత్రి 12.00 గంటకు భాజభజంత్రీలతో వీరభద్రుడు కల్యాణ మండపానికి చేరుకుంటారు. ఆ తర్వాత 12-30 గంటలకు (తెల్లవారితే శనివారం) స్వామివారి కల్యాణం జరుగుతుంది.

పూజల ధరలు..

స్వామివారి కల్యాణానికి రూ.1,516, పూర్ణాభిషేకం (సోమారం మాత్రమే) రూ.1116, అభిషేకం రూ.200, అర్చన రూ.50, అన్నపూజ రూ.300, అన్నప్రాసన రూ.116, ద్విచక్ర, ఆటోపూజ, నాలుగు చక్రాలు, భారీ వాహనాలకు వరుసగా రూ.100, 150, 200, 500, శాశ్వతపూజ రూ.1516, నిత్యగోత్ర నామార్చన రూ. 2116, నవగ్రహపూజ రూ. 300. కోడెనుకట్టుట రూ.216. వస్త్రాల అలంకరణ రూ.516.

టిప్పర్, స్కూటి ఢీకొని వ్యక్తి మృతి



రామచంద్రు (ఫైల్)

నెల్లికుదురు, మార్చి 7 : కంకర టిప్పర్, స్కూటీని ఢీకొట్టడంతో ఓవ్యక్తి మృతి చెందిన ఘటన నైనాల స్టేజీ సమీపంలో గురువారం జరిగింది. ఎస్సై క్రాంతికిరణ్ కథనం ప్రకారం. నైనాల స్టేజీ వద్ద శ్రీవేంకటేశ్వర క్రషర్ నుంచి కంకర టిప్పర్ చిన్ననాగారం వైపు వెళ్లుతున్న క్రమంలో కేసముద్రం మండలం తావుర్యతండాకు చెందిన మూడవత్ రామచంద్రు (59) స్కూటిపై నర్సింహులపేటకు వెళ్తున్న క్రమంలో కంకర టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ డ్రైవర్ బానోత్ మోహన్‌ను పోలీస్‌లు అదుపులోకి తీసుకున్నారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. మృతుడి కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్సై తెలిపారు.

గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

బయ్యారం, మార్చి7 : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్సపొందుతూ మృతి చెందగా, గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ పేర్కొన్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం. కాచనపల్లి గ్రామానికి చెందిన కొట్టెం వెంకన్న దంపతులు బుధవారం బ్యాంకు పనినిమిత్తం గంధంపల్లి గ్రామానికి వచ్చి పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు కొత్తపేట బస్టాండ్‌లో ఆటో కోసం రోడ్డుపక్కన వేచి ఉన్నారు. ఈ క్రమంలో బయ్యారం నుంచి ఇల్లందు వైపు వెళ్తున్న ద్విచక్రవాహనదారుడు కొత్తపేట బస్టాండ్‌లో రోడ్డుపక్కన నిలబడివున్న వెంకన్న దంపతులను అదుపు తప్పి ఢీకొట్టాడు. ఈ ఘటనలో వెంకన్నకు గాయాలు కాగా, చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఆపై ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతున్న వెంకన్న ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. కాగా, మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

దశదిన కర్మకు వచ్చి.. బావిలో దిగి ఒకరి మృతి



నలమాస ప్రకాశ్ (ఫైల్)

కేసముద్రం, మార్చి 7 : మండలంలోని పెనుగొండలో గురువారం బావిలో స్నానం చేసేందుకు దూకి ప్రమాదవశాత్తు చిక్కుకొని అదే గ్రామానికి చెందిన నలమాస ప్రకాశ్ (45) మృతి చెందినట్లు ఎస్ఐ వంశీధర్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన ప్రకారం. ప్రకాశ్ ఉపాధి కోసం మహబూబాబాద్‌లో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఆయన పెద్దనాన్న దశదిన కర్మ కోసం బంధువులతోపాటు గ్రామంలోని చెరువు వద్దకు చేరుకొని అక్కడే ఉన్న బావిలో ప్రకాశ్ దూకాడు. అయితే ఎంతకూ బయటకు రాకపోవడంతో మరొక వ్యక్తి దూకి బావిలోని బురదలో కూరుకుపోయిన అతన్ని బయటకు లాగి తీసుకువచ్చాడు. అప్పటికే ప్రకాశ్ మృతి చెందాడు. మృతుడికి భార్య రజిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు ఎస్ఐ వివరించారు.

అణువణువూ పరిశీలన



మట్టి నమూనాలు సేకరిస్తున్న అధికారులు

భూపాలపల్లి/కాటారం/మహదేవ్‌పూర్, మార్చి7 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) గురువారం సందర్శించింది. నీటిపారుదలశాఖ అధికారులు, బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్‌ఎన్‌టీ సిబ్బంది మినహా ఎవరినీ అనుమతించలేదు. సుమారు ఏడుగంటల పాటు బ్యారేజీని అణువణువూ పరిశీలించిన బృందం అనేక కోణాల్లో వివరాలు సేకరించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో గుండెలాంటి మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌డీఎస్‌ఏకు లేఖరాసింది. దీంతో నిపుణుల బృందం గురువారం మేడిగడ్డలో పర్యటించి.. పియర్స్ కుంగిపోవడం, బీటలువారడం తదితర అంశాలను నిశితంగా పరిశీలించింది. ఏడో బ్లాక్‌లోని ప్రతీ పియర్ వద్ద క్షుణ్ణంగా అధ్యయనం చేసింది.

ఈ క్రమంలో ఆ బృందం మొత్తం 19అంశాలను పరిశీలించి కీలక సమాచారాన్ని సేకరించిందని తెలుస్తోంది. సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్, ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీలో న్యూఢిల్లీకి చెందిన సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ సైంటిస్ట్ యు.సి.విద్యార్థి, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) డైరెక్టర్ శివకుమార్ శర్మ, డ్యాం గేట్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ రెజిలియన్స్ డైరెక్టర్ రాహుల్ కుమార్ సింగ్, టెక్నికల్ టీం డైరెక్టర్ అమితాబ్ మీనా, ఎన్‌డీఎస్‌ఏ డిప్యూటీ డైరెక్టర్ సన్నీ యాదవ్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ పూణేకు చెందిన శాస్త్రవేత్త ఆర్. పాటిల్ తదితరులున్నారు. ఉదయం 9గంటలకు ఎల్‌అండ్‌టీ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న కమిటీ అల్పాహారం అనంతరం 9.34 గంటలకు మేడిగడ్డ బ్యారేజీపైకి చేరుకుంది. బ్రిడ్జిపై నుంచి కుంగిన పియర్స్‌ను పరిశీలించిన తర్వాత అప్‌స్ట్రీమ్ వైపు బ్యారేజీ కిందికి వెళ్లారు. బ్యారేజీ ఏడో బ్లాక్‌లో కుంగిపోయిన 19, 20, 21, 22 పియర్స్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పియర్స్‌లో కింది నుంచి పైవరకు భారీగా చోటుచేసుకున్న పగుళ్లను పరిశీలించారు. పియర్స్ నిర్మాణం చేసిన ఉపరితలం, లోపలివైపు పొరల గురించి తెలుసుకున్నారు.

నిర్మాణ సమయంలోని బ్యారేజీ లే అవుట్, డిజైన్స్, ఫౌండేషన్, క్వాలిటీ కంట్రోల్ నివేదికలు, థర్డ్ పార్టీ మానిటరింగ్ నివేదికలు, బ్యారేజీ అప్ అండ్ డౌన్ స్ట్రీమ్స్‌లో ప్రీ అండ్ పోస్ట్ మాన్‌సూన్ తనిఖీల నివేదికలు, పియర్స్ కోసం డ్రిల్లింగ్ చేసిన బోర్‌హోల్ లాగ్ వివరాలు, ఎస్‌పీటీ, ప్లేట్ లోడ్ పరీక్షల ఫలితాల గురించి ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. బ్యారేజీలో అప్‌స్ట్రీమ్ వైపు సుమారు నాలుగున్నర గంటలు తనిఖీలు నిర్వహించిన అనంతరం ఎల్‌అండ్‌టీ క్యాంప్ కార్యాలయంలో మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం మధ్యాహ్నం 3.05 గంటలకు బ్యారేజీ డౌన్‌స్ట్రీమ్ వైపు వెళ్లారు. అక్కడ కుంగిన, పగుళ్ల, పియర్స్, రాఫ్ట్, ఆప్రాన్, సీసీ బ్లాక్స్‌ను పరిశీలించారు. బ్యారేజీలో ఏడో బ్లాక్‌లో పియర్స్ కుంగిపోవడం, భారీగా పగుళ్ల ఏర్పడటంతో ఈ మేరకు నష్టం వాటిల్లిందో అధ్యయనం చేయడానికి పియర్స్ పక్కన, అడుగున మట్టి, కాంక్రీట్‌ను తవ్వి నమూనాలు సేకరించారు. ల్యాబ్‌లో పరీక్షలు చేయనున్నట్లు సమాచారం. నిపుణుల కమిటీ వెంట ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు, డీఈఈ సురేష్, ఎస్సై ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈ తనిఖీలు సాయంత్ర 6 గంటల వరకు కొనసాగింది. అనంతరం నిపుణుల బృందం రామగుండం బయల్దేరింది. శుక్రవారం సుందిళ్ల బ్యారేజీని పరిశీలించనున్నట్లు సమాచారం.

ఎల్అండ్‌టీ కనుసన్నల్లోనే...

ఢిల్లీ నుంచి వచ్చిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం పర్యటన అత్యంత పగడ్బందీగా సాగింది. నిపుణుల బృందం పరీక్షలు నిర్వహించే ప్రాంతానికి నిర్మాణ సంస్థ లార్సన్ అండ్ టుబ్రో సిబ్బంది మినహాయిస్తే బయట వారిని ఎవరినీ అనుమతించలేదు. ముఖ్యంగా మీడియాను రాకుండా పోలీసులు బ్యారేజ్‌కు రెండు వైపులా నాకాబందీ చేశారు. వంతెన పైనుంచి రాకపోకలను పూర్తిగా అడ్డుకున్నారు. నిపుణుల బృందం పర్యటనకు సంబంధించి ఎలాంటి నిర్బంధాలు లేకపోయినా తనిఖీలు, పరీక్షల సందర్భంగా సమాచారాన్ని బయటకు పొక్కనీయకుండా ఎల్అండ్‌టీ సంస్థ పోలీసుల సహాయంతో గోప్యత పాటించిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి.

మహారాష్ట్ర వాసులకు ఇబ్బందులు

ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వచ్చిన నేపథ్యంలో బ్యారేజీ పైకి ద్విచక్రవాహనాలను అనుమతించకపోవడంతో పలువురు ఇబ్బందులు పడ్డారు. బ్యారేజీ ప్రధాన గేట్‌ను మూసిన సెక్యూరిటీ అధికారులు మీడియాను సైతం అనుమతించలేదు. తెలంగాణ వైపు నుంచి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు వెళ్లడానికి బైక్‌లపై వచ్చిన కూలీలు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గతంలో బైక్‌లను అనుమతించిన అధికారులు తనిఖీల కోసం ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ రావడంతో బైక్‌లను అనుమతించకపోవడంతో ఇక్కట్లు పడ్డారు. ముల్లెలు, మూటలను పట్టుకుని సుమారు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి

● కేంద్ర రైల్వే, ఐటీ శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్

మహబూబాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : నీతిఅయోగ్ ఆధ్వర్యంలో దేశంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు కేంద్రరైల్వే, కమ్యూనికేషన్, ఐటీ శాఖమంత్రి అశ్వినివైష్ణవ్ అన్నారు. న్యూఢిల్లీ నుంచి అశ్వినివైష్ణవ్ వర్చువల్ పద్ధతిలో గురువారం నీతి అయోగ్ ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్, వెబ్‌సైట్, పోర్టల్ (వేదిక)ను ప్రారంభించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. నీతి ఆయోగ్ ద్వారా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పథకాల్లో మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం (ఆకాంక్షిత, ఏబీపీ)గా ఎంపికైందని తెలిపారు. గంగారం మండలంలో క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్న విద్య, వైద్యం, పౌష్టిక ఆహారం, తాగునీరు, పరిశుభ్రత, బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధలక్ష్యాలు తదితర 49 పారామీటర్లలో సేవలు లక్ష్యాలను పూర్తి చేసేందుకు కృషి చేయాలని చెప్పారు. ఈ వేదిక ద్వారా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అనే అంశాలను తెలుసుకోవచ్చని, తద్వారా మరింత వేగంగా పని చేయడానికి దోహదపడుతుందని కేంద్రమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్‌వత్సల్‌టొప్పో, జడ్పీ సీఈవో రమాదేవి, డీఆర్‌డీవో పురుషోత్తం, డీపీవో హరిప్రసాద్, డీఎంఅండ్‌హెచ్‌వో అంబరీష, డీఈవో రామారావు, డీఏవో అభిమన్యు తదితరులు పాల్గొన్నారు.

మహిళల భద్రతకు పోలీస్‌శాఖ చర్యలు : ఎస్పీ

మహబూబాబాద్ రూరల్, మార్చి7 : జిల్లాలో మహిళల భద్రత కోసం పోలీస్‌శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుందని నూతన ఎస్పీ సుధీర్‌రామ్‌నాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని వారికి శుభాకాంక్షలు తెలిపారు. రద్దీ ప్రాంతాలు, బస్టాండ్‌లు, విద్యాసంస్థలు, దేవాలయ పరిసర ప్రాంతాల్లో షీటీమ్ బృందాలు మఫ్టీలో ఉంటూ అకతాయిలకు చెక్ పెడుతున్నారని చెప్పారు. జనవరి నుంచి నేటి వరకు జిల్లాలో షీటీమ్ బృందాలు 120 అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. 580 ప్రాంతాలను సందర్శించారని పేర్కొన్నారు. 56 రిజిస్టర్ కేసులను ఛేదించి 40 రెడ్‌హ్యాండ్ కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. 70 మందికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. అకతాయిలు మహిళల వెంటపడి వేధిస్తే డయల్ 100, 112కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలన్నారు. వాట్సాప్ నెంబర్ 79011 42009, 87126 56935 నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన..

మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్‌ను జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. సుధీర్‌రామ్‌నాథ్ ఇటీవల మహబూబాబాద్ జిల్లా నూతన సూపరిండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని కోర్టు హాల్‌లో చంద్రశేఖర ప్రసాద్‌కు ఎస్పీ మొక్కను అందించారు.

నోటిఫికేషన్‌కు ముందే 'గులాబీ' ప్రచారం షురూ

● మరిపెడ నుంచి ఎంపీ కవిత శ్రీకారం
● తొలి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం



సమావేశంలో ప్రసంగిస్తున్న కవిత

మహబూబాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత రానున్న పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తాజాగా హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ముఖ్యులతో ఆ పార్టీ సుప్రీం కేసీఆర్ సమావేశం నిర్వహించి సిట్టింగ్ ఎంపీ మాలోతు కవితకే మళ్లీ పోటీకి సీటు ఖరారు చేయడంతోనే ఆమె ప్రచారరంగంలోకి దిగారు. తొలుత తన పుట్టినిల్లు, తండ్రి, మాజీ మంత్రి డీఎస్.రెడ్యానాయక్ సొంత నియోజకవర్గమైన డోర్నకల్‌లోనిమరిపెడను సెంటిమెంట్‌గా తీసుకుని ముఖ్యనేతల భేటీద్వారా ఎన్నికల ప్రచారం ఆరంభించారు. పార్టీ సీనియర్ నేత, జిల్లా గ్రంథాలయ కమిటీ మాజీ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు గెస్ట్‌హౌస్ కేంద్రంగా గురువారం నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో డోర్నకల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. స్వయాన డీఎస్.రెడ్యానాయక్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, సీనియర్ నేత కుడితి మహేందర్‌రెడ్డి, డోర్నకల్ నియోజకవర్గ యువజన బీఆర్ఎస్‌నాయకులు డీఎస్.రవిచంద్ర, బజ్జూరి పిచ్చిరెడ్డి, ఎంపీపీ అరుణరాంబాబు, జడ్పీటీసీ తేజావత్ శారద పాల్గొన్నారు.

'శూర్పణఖను కాను.. నియోజవర్గానికి ఆడబిడ్డను'

మరిపెడ రూరల్, మార్చి 7 : కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి, ప్రభుత్వ విప్, నియోజకవర్గ ఎమ్మెల్యే తనను శూర్పణఖగా వర్ణించారని, తను శూర్పణఖను కానని, నియోజకవర్గానికి చెందిన ఆడబిడ్డనని మానుకోట ఎంపీ మాలోతు కవిత పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని గుడిపుడి నవీన్‌రావు అతిథి గృహంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. మరోసారి పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేయడానికి అవకాశం కల్పించిన మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన బలమైన, బలగమైన డోర్నకల్ నియోజకవర్గమేనని అన్నారు. తన ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు మరోసారి చోటు ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానన్నారు. కార్యాచరణను రూపొందించుకుని ముందుకు వెళ్దామని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్, జడ్పీ వైస్‌చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, గుడిపుడి నవీన్‌రావు, కుడితి మహేందర్‌రెడ్డి, డీఎస్. రవి చంద్ర, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ముఖ్యకార్యకర్తలు పాల్గొన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు

● బీసీ ఫెడరేషన్ కులాల సమితి బాధ్యుడు కీర్తి సతీష్



మాట్లాడుతున్న బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుర్గారావు

మహబూబాబాద్ ఎడ్యుకేషన్, మార్చి 7 : రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు బీసీ ఫెడరేషన్ కులాల సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి డాక్టర్ కీర్తి సతీష్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన సంఘ సమావేశంలో సతీష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ కులాలకు తగిన న్యాయంచేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డిపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు బెల్లపు దుర్గారావు, నాయకులు అరిగెల శ్రీరాములు, కీర్తి యుగందర్, పసుపులేటి కరుణాకర్, కొత్తపల్లి ఉపేందర్, వెంకన్న, శ్రీనివాస్, చారి, ప్రభాకర్, సోమయాచారి, ఉపేంద్రాచారి, రమేష్‌చారి, నరేంద్రాచారి, ఉమేష్, సోమేష్, మహేష్ పాల్గొన్నారు.

అబద్ధాలతోనే కాలం వెల్లదీసిన కేసీఆర్

● ఇల్లందు ఎమ్మెల్యే కోరెం కనకయ్య

బయ్యారం, మార్చి7 : స్వరాష్ట్రంలో తొలిసారి అధికారంలో వచ్చిన కేసీఆర్ సర్కారు పదేళ్లపాటు అబద్ధాలతోనే కాలం వెల్లదీసిందని ఇల్లందు ఎమ్మెల్యే కోరెం కనకయ్య విమర్శించారు. బయ్యారం మండలంలో గురువారం పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గంధంపల్లిలో రూ.20 లక్షల సీసీ రోడ్డు, బయ్యారం సొసైటీలో రూ.10 లక్షల అదనపు భవనం, మొట్లతిమ్మాపురం శివారు వట్టివాగుపై రూ.2కోట్ల వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. సొసైటీలో ఆన్‌లైన్ సేవల కోసం కామన్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించారు. మొట్లతిమ్మాపురంలో గృహజ్యోతి కింద జీరో విద్యుత్ బిల్లులను లబ్ధిదారులకు అందజేశారు. బయ్యారం సొసైటీ చైర్మన్ మధుకర్ రెడ్డి, డైరెక్టర్లు ప్రభాకర్‌రెడ్డి, సీతారాంరెడ్డి, శ్రీనివాస్, భాస్కర్, ఎంపీటీసీలు శైలజరెడ్డి, లక్ష్మీ, మోహన్, సర్పంచ్ స్వరూప, నాయకులు ప్రవీణ్‌నాయక్, సురేష్, మంగీలాల్, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

గృహహింస కేసులో ఒకరికి రెండేళ్ల జైలు, జరిమానా

మరిపెడ రూరల్, మార్చి7 : గృహహింస కేసులో ఒకరికి రెండేళ్ల జైలు, రూ.5వేలు జరిమానా విధించినట్లు తొర్రూర్ జూనియర్ సివిల్ జడ్జి మట్ట సరిత తెలిపారు. గురువారం ఎస్సై తాహెర్‌బాబా తెలిపిన వివరాల ప్రకారం. 2015లో మరిపెడ (బంగ్లా)కు చెందిన ఏడవెల్లి సుజితరెడ్డి, తనభర్త వెంకటరమణారెడ్డి అదనపు కట్నం తీసుకురమ్మని వేధింపులు పెట్టారు. అది తట్టుకోలేక ఏడవెల్లి సుజితరెడ్డి మరిపెడ పీఎస్‌లో దరఖాస్తు ఇచ్చింది. అప్పటి ఎస్సై కృష్ణకుమార్ కేసు నమోదు చేశారు. కేసు అనంతరం ఎస్సై బాబులాల్ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. గురువారం కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.గణేష్ వాదించారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన జడ్జి సరిత వెంకటరమణారెడ్డికి రెండు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించినట్లు తీర్పు నిచ్చారు. కోర్టు కానిస్టేబుల్ రామ్‌నారాయణను తొర్రూర్ డీఎస్పీ సురేష్, సీఐ హతీరాం, ఎస్సై తహర్‌బాబాను అభినందించారు.

కోళ్లు తరలిస్తున్న వ్యాను బోల్తా

డోర్నకల్, మార్చి 7 : తహసీల్దార్ బంజర గ్రామపంచాయతీ శివారు సీతారామపురం వద్ద గురువారం కోళ్లను తరలిస్తున్న వ్యాను బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్పగాయలతో బయటపడ్డాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం. ఖమ్మం నుంచి డోర్నకల్ మీదుగా మహబూబాబాద్‌కు కోళ్ల లోడ్‌తో వెళ్తున్న మినీ వ్యాను ఎదురుగా వస్తున్న వాహనంను తప్పించబోయి బోల్తాపడింది. ఈ ఘటనలో సుమారు 150 కోళ్ల మృత్యువాత పడ్డాయి. కాగా, డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు.

ఉగ్గంపల్లిలో ఇసుక వేలం రద్దు

చిన్నగూడూరు, మార్చి 7 : ఉగ్గంపల్లిలో గురువారం నిర్వహించవలసిన ఇసుక వేలం పాటను రెవెన్యూ అధికారులు రద్దు చేశారు. గత సోమవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన ఇసుకను బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను స్థానిక ఎస్సై ఝాన్సీ గ్రామస్థుల సహాయంతో పట్టుకున్నారు. రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన ఇసుకను అక్రమంగా తరలించాలని ప్రయత్నించిన వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకున్న తర్వాతనే ఇసుక వేలం వేయాలని, వేలంపాట నిర్వహించటానికి గ్రామానికి వచ్చిన రెవెన్యూ అధికారులకు గురువారం ఉగ్గంపల్లి పంచాయితీ కార్యాలయంలో గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు వేలం పాటను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఫిర్యాదు చేసిన వారిలో మునిగేటి యాకుబ్ రెడ్డి, గుగులోత్‌యాకన్న, కంచనపల్లి జోషఫ్, ఖలీల్ ఉన్నారు.

మానుకోట ఆర్టీసీ డీఎం శివప్రసాద్‌కు ఘన సన్మానం



హైదరాబాద్ కళాభవన్‌లో మానుకోట డీఎం శివప్రసాద్‌ను సన్మానించి, ప్రశాంసాపత్రాన్ని అందిస్తున్న ఆర్టీసీ ఎండీ.సజ్జనార్

మహబూబాబాద్ టౌన్, మార్చి 7 : హైదరాబాద్ కళాభవన్‌లో మానుకోట ఆర్టీసీ డీఎం శివప్రసాద్‌ను వైస్ చైర్మన్ ఎమ్డీ. సజ్జనార్ గురువారం ఘనంగా సన్మానించారు. గ్రాండ్‌ఫెస్టివల్ చాలెంజ్‌లో భాగంగా 15 అక్టోబరు 2023 నుంచి 22 జనవరి 2024 వరకు మహాలక్ష్మీ పథకంకు ముందు తర్వాతి కాలంలో సేవల్లో అత్యుత్తమ స్థానాల్లో నిలిచిన ఉద్యోగులను సత్కరించారు. ఆర్టీసీ సేవల్లో రాష్ట్రస్థాయిలో వరంగల్ రీజియన్ మూడో స్థానంలో నిలవగా రూ.50వేల నగదు పారితోషికంతో రీజియన్ మేనేజర్ శ్రీలతను సత్కరించారు. ఈవిజయానికి తోడ్పడిన వరంగల్ రీజియన్ పరిధిలోని 9డిపోల డీఎంలను సన్మానించారు. అందులో భాగంగా మానుకోట డిపో మేనేజర్ శివప్రసాద్‌ను శాలువాలతో సత్కరించి ప్రశాంసాపత్రాన్ని అందించారు. ఈవిజయంలో భాగస్వాములైన మానుకోట ఆర్టీసీ ఉద్యోగులకు డీఎం శివప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.

'తాగునీటి సమస్యను పరిష్కరించాలి'

మహబూబాబాద్ టౌన్, మార్చి 7 : మానుకోట పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక మునిసిపల్ కార్యాలయం ఎదుట సీపీఎం పట్టణకమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ సూర్నపు సోమయ్య మాట్లాడారు. పట్టణంలో ఎన్నడులేని విధంగా మార్చి ఆరంభంలోనే నీటి ఎద్దడి ఏర్పడడం బాధకరమన్నారు. అనంతరం మునిసిపల్ కమిషనర్ నోముల రవీందర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సమ్మెట రాజమౌళి, పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాంనాయక్, రావుల రాజు, హేమానాయక్, తోట శ్రీను, గౌని వెంకన్న పాల్గొన్నారు.

కలెక్టరేట్ ఎదుట ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ధర్నా

నెహ్రూసెంటర్, మార్చి 7 : నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలని ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.నర్సింహా అన్నారు. మహబూబాబాద్‌లోని కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. అనంతరం వివిధ డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా వైద్యాధికారికి అందజేశారు. డుంగ్రోత్ కుమార్, రుక్మొద్దీన్, నీలిమ, కరుణాకర్, వాణి, రమ్య, కిరణ్మయి, కిశోర్, రాజ్‌కుమార్, కిరణ్, నరేష్, అర్షిత్, సుమలత, అశ్విని, గోవిందమ్మ, జ్యోతి పాల్గొన్నారు.

భార్యాభర్తలకు రెండేళ్ల జైలు శిక్ష

నర్సింహులపేట, మార్చి 7 : ఘర్షణ కేసులో ఓ దంపతులకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ తొర్రూరు జేఎఫ్‌సీఎం మేజిస్ట్రేట్ సరిత గురువారం తీర్పు వెల్లడించారు. ఎస్సై జి.సతీష్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పెద్దనాగారం వస్రాంతండలో ఇంటికి తీసుకున్న దారి విషయంలో 2018లో లూనావత్ సూర్య, భార్య గంగమ్మ దంపతులపై సోదరుడు లూనావత్ రాంసేట్, భార్య బుజ్జిలు ఘర్షణకు దిగారు. అన్న సూర్య, వదిన గంగమ్మలపై తమ్ముడు దంపతులు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపర్చడంతో కేసు నమోదైంది. కోర్టు కానిస్టేబుల్ సత్యనారాయణ సాక్ష్యాధారాలు కోర్టులో ప్రవేశపెట్టగా ఏపీపీ గణేష్ ఆనంద్ బాధితుల తరుపున కేసు వాదించడంతో నిందితులకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ సరిత తీర్పును వెల్లడించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు కానిస్టేబుల్ సత్యనారాయణను ఉన్నతాధికారులు అభినందించినట్లు తెలిపారు.

హక్కులను కాలరాస్తున్న మోదీ సర్కార్

● పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య



సమావేశంలో మాట్లాడుతున్న సంధ్య

మహబూబాబాద్ రూరల్, మార్చి 7 : దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 74 ఏళ్లు పూర్తవుతున్నా మనువాద, బ్రహ్మణీయ భావజాలమే సామాజిక కట్టుబాట్ల రూపంలో ఇప్పటికి ప్రజల సామాజిక, సంస్కృతిక రంగాలనుఅజమాయిషీ చేస్తోందని పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య ఆరోపించారు. మహబూబాబాద్ నలంద డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరై, మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారత రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ మౌళిక సూత్రాలైన ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, లౌకికత్వం, ప్రాథమిక హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు.టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కవిత, పీవోడబ్ల్యూ రాష్ట్ర నాయకులు అనూరాధ, భారతి, ఊకె పద్మ, లక్ష్మీ, శారద, నర్సక్క, శివ్వారపు శారద, భట్టు భిన్నమ్మ, కుంజ నర్సమ్మ, పొన్నం రమ పాల్గొన్నారు.

● మొట్లతండాలో అంతర్జాతీయ శ్రామిక మహిళ దినోత్సవాన్ని నిర్వహించారు. సమావేశంలో పీవోడబ్ల్యూ జిల్లా కోశాధికారి రజిత, రమణక్క, ఐలక్క, బుజ్జి, సైదమ్మ, లక్ష్మీ, మౌనిక, సుజాత పాల్గొన్నారు.

మహిళలు అన్నిరంగాల్లో ప్రతిభ కనపర్చాలి

(5వ పేజీ తరువాయి)

ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కవిత,అంగన్‌వాడీ టీచర్లు,రేణుక, మంజుల, సరళ, పద్మ పాల్గొన్నారు.

● నర్సింహులపేట మండల పరిషత్‌లో నిర్వహించిన వేడుకల్లో మహిళ ఉద్యోగి దివ్యను సన్మానించారు. ఐకేపీలో మండల సమాఖ్య ఆధ్వర్యంలో డ్వాక్ర మహిళలను సన్మానించారు. ఆయా కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీను, ఏపీఎం, సిబ్బంది మహిళలు పాల్గొన్నారు.

● తొర్రూరు మండలంలోని హరిపిరాల, వెలికట్టే, పలు గ్రామాల్లో నిర్వహించిన వేడుకల్లో మహిళ ప్రజాప్రతినిధులను, అధికారులను ఆయా గ్రామాల నాయకులు సన్మానించారు. వెంకన్న, తోట మురళి, ఎంపీటీసీ గోపమ్మమల్లయ్య, పోసాని రాములు, సంతోష్, మల్లమ్మ పాల్గొన్నారు.

● నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మహిళ ఉద్యోగులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్‌రెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అనిల్, అధ్యాపకులు బాబు, రాంమూర్తి, సతీష్ పాల్గొన్నారు.

● డోర్నకల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. మహిళా ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులును సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీవో మున్వర్ బేగ్, సెర్ప్ ఏపీఎం శంకర్ పాల్గొన్నారు.